Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 75

(Mar. 20, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 75

(Mar. 20, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 20—3—47 గురువారం [సంచిక 75

రాజాజీ మద్రాసు ప్రధాని కానున్నాడా?

(మా విలేఖరి)

మద్రాసు, మార్చి 18

రామన్న మద్రాసు కొత్తమంత్రివర్గానికి వి. రాజగోపాలాచారిగారు ప్రధానిగా వుంటారని, రివిన్యూమంత్రిగా ఉండ దానికి అతికష్టంమీద ప్రకాశంగారు అంగీకరించారనీ, కేంద్రప్రభుత్వంలో రాజాజీస్థానే పట్టాభిగారిని తీసుకోడానికి కాంగ్రెస్ హైకమాండు నిర్ణయించిందనీ వార్త తెలియవచ్చింది.

స్కూల్ ఫైనలు పరీక్షల నిలుపుదల

పరీక్ష పత్రాలు బయటపడినందున

మద్రాసు, మార్చి 18

రాష్ట్రం అంతటా స్కూల్ ఫైనలు పరీక్షలు [illegible] వదినందున ప్రారంభమైన పరీక్షలను నిలిపి[illegible] త్వం ప్రకటించింది. అన్ని కేంద్రాలకూ ఈవార్త [illegible] ద్వారా అందచేయబడినది.

మరల దగ్గరలోనే పరీక్షతేదీ నిర్ణయించబ[illegible] పరీక్షలకాల కమీషనరును కోరింది.

కమ్యూనిస్టుల సణచుటకు మద్రాసు ప్రభుత్వపు రహస్య సర్క్యులరు

అసెంబ్లీలో కామ్రేడ్ పిల్లలమర్రి ప్రశ్న

మద్రాసు, మార్చి 18

మద్రాసు అసెంబ్లీలో నేడు ప్రశ్నోత్తరాల సమయంలో కమ్యూనిస్టు సభ్యుడు కామ్రేడ్ పిల్లలమర్రి ఈ దిగువ రహస్య సర్క్యులరును (నవంబరు 20, 1946) ప్రభుత్వం పంపిందాయని అడిగారు. దానికి సమాధానం చెప్పడం ప్రజాక్షేమానికి భంగకరం గనక చెప్పలేనని ప్రధాని తప్పించుకొన్నారు.

రహస్య సర్క్యులరు

"మద్రాసు రాష్ట్రంలో పెచ్చుపెరుగుతూ వున్న కమ్యూనిస్టు ప్రమాదాన్ని అరికట్టడానికై ప్రభుత్వం ఆలోచిస్తూంది.

ప్రజాక్షేమ భద్రతల కొరకు కఠిన చర్యలు తీసుకోవలసివుంది. అందుకై ఈ దిగువ ఉత్తరువులు పంపుతున్నాం.

(1) గవర్నమెంటు నల్లహోదా నిమిత్తం చేసుకొని విస్తృతమైన నేరాలు మోపి (కమ్యూనిస్టులను) అరెస్టుచేయాలి. అటువంటి సందర్భాలలో జిల్లాకలెక్టర్లతో సంప్రదించి వెంటనే అరెస్టులు సాగించవలసిందని జిల్లా మావరం [illegible] అధికారము యిస్తున్నాము.

(2) ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్న, కలిగించేటట్లున్న ప్రధానులైన కమ్యూనిస్టుల మీద, అర్గనైజర్లమీద యధేచ్ఛగా జామీను కేసులు పెట్టండి.

(3) శల్లోలం కలిగిస్తుందనితోస్తే కమ్యూనిస్టుల ఊరేగింపులను, సభలను నిషేధించవచ్చు. జిల్లా కలెక్టర్లు, మద్రాసు పోలీసు కమీషనరు ఏమాత్రం జంకరాదు."

అవిధంగా నిషేధించడానికి అధికార్లు జరిగిన సందర్భాలున్నాయా అని కామ్రేడ్ పిల్లలమర్రి అడిగారు. దానికి ప్రధాని మరల ప్రజాక్షేమం సాకు చూపించారు.

మీటింగులలో కల్లోలాలు రావాలంటే ఏందుపార్టీల అధమం వుండాలికదా, ఒక్క కమ్యూనిస్టులనే సర్క్యులరులో ఎందుకు వుదహరించారని కామ్రేడ్ పిల్లలమర్రి అడిగారు—అదిప్రశ్నే కాదనీ, వాదం మాత్రమేననీ సమాధానం చెప్పకుండా ప్రధాని తప్పించుకొన్నారు.

అటువంటి "అజ్జరిచ్చేముందు ఏ కమ్యూనిస్టు నాయకునితోనైనా పరిస్థితులు చర్చించారా?—లేదు.

మీటింగులు, సభలు, ఎన్ని ప్రదేశాలలో నిషేధించబడినాయి?—వ్యవధి కావాలి.

ఈ పత్రం ఏలా బయటపడిందో విచారిస్తాం

రజాఖాన్: పై ప్రశ్నలో ఇచ్చిన సర్క్యులరు సరియైనదేనా?—అవును.

రజాఖాన్: అయితే కమ్యూనిస్టుల చేతికి అదెట్లు వచ్చింది. భవిష్యత్తులో ఆ విధంగా రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందా?—ప్రభుత్వం ఆలోచిస్తుంది.

[illegible]: ప్రతి కాలంలో మా, ప్రభుత్వ కార్యాలయాలలో తమ గూఢచారులున్నట్లు కమ్యూనిస్టులు ఎక్కడో, ఎప్పుడో చెప్పిన జ్ఞాపకం.

[illegible]: 1942లో బొంబాయిలో కాంగ్రెస్ వారు ఇటువంటి రహస్యపు దాతులను సంపాదించి, ఉపయోగించుకోలేదా?

దానికీ, దీనికీ సంబంధం లేదని స్పీకరు అడ్డుపడి దానిని తప్పించేశారు.

పిల్లలమర్రి: విద్యార్థి కాంగ్రెస్సు, ముస్లిం లీగ్ మొదలయిన రాజకీయ సంస్థలపైకూడా ఇటువంటి సర్క్యులర్లు జారీచేశారా?—ప్రభుత్వం తరుచుగా రహస్య సర్క్యులర్లు పంపదు.

పిల్లలమర్రి: ఇది రాజకీయ పార్టీల కార్యక్రమాల్ని నిషేధిస్తూన్న అసాధారణమైన సర్క్యులరు. ఇటువంటిదింకా జరగకుండా చూడడం ప్రభుత్వ ధర్మం కాదా?—ఇది ఒకేఒక రాజకీయ పార్టీ దృష్టిలోనే అసాధారణం, అంతే.

తంజావూరు రైతాంగ తగాదాలో విచారణకర్త తీర్పుకు దుర్గతి

కామ్రేడ్ కె. అనందనంబియార్ పంపిన ఒక ప్రశ్నకు వి. వి. గిరిగారిలా చెప్పారు:

"తంజావూరు జిల్లాలో రైతులకు, మిరాశీదార్లకు నడుమ వచ్చిన తగాయిదాను పరిష్కరించడానికి నడమటి తంజావూరు [illegible] ఆగ్నీ అనంత నారాయణ అయ్యర్. టి. వి. ఎస్. [illegible] నియమించాం. ఆయన రిపోర్టు యిచ్చారు."

ప్రశ్న: ఆయన తీర్పు [illegible] దానికి ప్రభుత్వం యత్నించిందా?

ఆ సందర్భంలో విచారణకర్తను వేయడం ఇండియా రక్షణ సూత్రాలకు విరుద్ధమని న్యాయవాదుల సలహా. తర్వాత మరల పరిష్కారానికి కలెక్టరును నేశాం.

పిల్లలమర్రి: ఆ తీర్పు అసలు జరగ దానికి అభ్యంతరం ఎవరు?—సమాధానము చెప్పేశాను.

పిల్లలమర్రి: విచారణకర్త తీర్పువచ్చిన తర్వాత న్యాయశాఖామంత్రి ఆజిల్లాపెళ్ళడం, మిరాశీదార్ల బెదిరింపుకు జడిసి, తీర్పును జారవిడిచినమాట నిజమేనా?—కాదు.

నాగప్ప: ప్రతి ఫిర్కాకు వ్యవసాయ కూలీల కూలినిర్ణయించేటందుకై రైతుల, కూలీల ప్రతినిధుల (సమాన సంఖ్యలో)తో ఏర్పడిన బోర్డును ఏర్పరుస్తారా?—భారత ప్రభుత్వం ఆలోచిస్తూంది.

పోలీసుదౌర్జన్యాల వార్తలే లేవట

1946 సెప్టెంబరు 5న లక్ష్మీఅమ్మాళ్‌కు (అనందనంబియార్ తల్లి) పోలీసు లాఠీ దెబ్బల వలన చేయివిరిగిన విషయమై కె. నంబియార్ పంపిన ప్రశ్నకు ప్రధాని ఇట్లాచెప్పారు: లక్ష్మీఅమ్మాళ్ సెప్టెంబరు 14 న ఎడమ ముంజేయి రెండుఎముకలూ విరిగి తిరుచునాపల్లి ఆసుపత్రిలో చేర్పబడింది. ఆమె మాటలవలనతప్ప ఆ గాయాలకు కారణం నిరూపించడానికి ఆధారంలేదు.

పిల్లలమర్రి: పోలీసుల లాఠీఛార్జీవల్లనే చేయివిరిగిందా?—లేదు.

పిల్లలమర్రి: పోలీసు దురంతాలను నిలవ దానికి ప్రభుత్వం చర్య తీసుకొంటుందా?—దురంతాలు జరిగిన వార్తలే లేవుగనక ఆ సమస్య రావేరాదు.

ఎస్.ఐ.ఆర్. సమ్మె పరిష్కారానికి ప్రభుత్వం ఏమీ చేయలేదు

ఎస్. ఐ. రైల్వే సమ్మెకు సంబంధించిన ప్రశ్నోత్తరాలలో పిల్లలమర్రి ఒక ప్రశ్నకు ప్రధాని ఇట్లా చెప్పారు:

"ఆ సమ్మె పరిష్కారానికి ప్రభుత్వం ఏమీ ప్రయత్నించలేదు."

పలాం: ఆ సమ్మె సందర్భంలో అదనపు పోలీసుల కెంత ఖర్చుపెట్టారు?—నోటీసు కావాలి. (మిగతా 4 వ పేజీలో)

(మిగతా 4 వ పేజీలో)

స్వతంత్ర పోరాటం సంయుక్తంగా నడపాలి

ఫార్వర్డుబ్లాకు కౌన్సిల్ తీర్మానం

కలకత్తా, మార్చి 18

అఖిలభారత ఫార్వర్డుబ్లాకుకౌన్సిల్ సమావేశమైంది. వివిధ ప్రాంతాలనుండి 100 మంది కౌన్సిల్ సభ్యులు వచ్చారు. అధ్యక్షుడు కార్దూల్‌సింగు కవాషీర్ పతాకోత్సవం చేస్తూ ఇలా అన్నారు)

"బ్రిటన్ భారతీయులను విభజించాలని చూస్తున్నది, కాని భారతీయులందుకు ఇష్టపడరు. నేతాజీ ఆశయంప్రకారం మనం సంయుక్తంగా స్వతంత్ర పోరాటాన్ని నడిపి స్వేచ్ఛను సాధించుకోవాలి. బ్రిటన్ వెళ్ళిపోతే కాంగ్రెస్ అధికారాన్ని స్వీకరిస్తుంది. బ్రిటన్ ఉన్నన్నాళ్ళు తగాదాలు తప్పవు.

"కర్షక కార్మికరాజ్య స్థాపనం మన ఉద్దేశం. దేశాన్ని సంయుక్తంగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పంజాబునుగాని, బెంగాలునుగాని విభజించరాదు. ఈ విభజన మన ఐక్యానికి ప్రమాదకరమైనది."

తర్వాత కౌన్సిల్‌లో కార్యవర్గం తయారు చేసిన తీర్మానాన్ని (17 వ తేదీ పత్రికలో ఇచ్చాము) ప్రవేశపెట్టగా, ఏ సవరణ లేకనే సభవారు ఆమోదించారు.

బ్రిటిష్ కుట్రలకు లొంగక విప్లవపోరాటానికి సన్నద్ధపరచాలనంలో ఉంది.

[illegible] తగ్గించరాదు

స్టేట్‌కౌన్సిల్ తీర్మా[illegible]

న్యూఢిల్లీ, [illegible]

ఈరోజు స్టేట్‌కౌన్సిల్‌లో [illegible] సుబ్బరాయన్ ఒక తీర్మానం ప్రతి[illegible]చింది. దేశాన్ని రక్షించామన్న పేర స్టెర్లింగు నిల్వలను తగ్గించివేస్తే భారతదేశం సహించదని అందులో ఉంది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ రాధాబాయి సుబ్బరాయన్ ఇలా అన్నది:

"ఆర్థికసభ్యుడు స్టెర్లింగునిల్వల విషయమై బడ్జెట్ ఉపన్యాసంలో అస్పష్టంగా చెప్పారు. ఈ తీర్మానం రేపు స్టెర్లింగు నిల్వలవిషయమై జరిగే సంప్రతింపుల్లో భారత ప్రభుత్వానికి బలంచేకూరుస్తుంది.

"ఇప్పుడు బ్రిటన్‌లోని దినపత్రికలు, బాధ్యతగల రాజకీయవాదులు కూడ, ఇండియాకు ఇవ్వవలసిన స్టెర్లింగు నిల్వలను తగ్గించదలచినట్లు చెబుతున్నారు. భారత దేశాన్ని రక్షించినందుకుగాను తమకు బేరమాడే హక్కున్నదని చెబుతున్నారు. కాబట్టి ఈ తీర్మానం చేయడం అవసరం.

"బ్రిటన్ తన అప్పులను చెల్లించగలదు. ఈ విషయంలో న్యాయమైన పరిష్కారం జరగాలి."

ఈ తీర్మానానికి సయ్యద్ మహమ్మద్ పాషా ఒక సవరణతెచ్చారు. చాలమంది సభ్యులు మాట్లాడారు. ఆర్థిక కార్యదర్శి ప్రభుత్వపక్షంగా యిలా అన్నారు.

"ఈ తీర్మానంలోని సారాంశం మాకు అనుమతమైనదే. స్టెర్లింగునిల్వలను తగ్గించివేయాలనేదిమా ఉద్దేశంకాదు. ఈవిషయాన్ని బ్రిటనుకు ముందే తెలిపాము. బ్రిటన్ నిల్వలను తగ్గించాలని మాకేమీ వ్రాయలేదు. బ్రిటిష్ పత్రికలు ఇష్టమొచ్చినట్టు వ్రాశాయి. కాని పార్లమెంటు ఉపసంఘం భారత దేశానికి అనుకూలంగానే నివేదికనిచ్చింది."

తర్వాత అందరుసభ్యులూ కొన్ని సవరణలతో తీర్మానాన్ని ఆమోదించారు. ఆతీర్మానంలో ఇలా ఉంది:

"భారతప్రజలు నానాబాధలుపడి సంపాదించిన ధనమే స్టెర్లింగు నిల్వలని భావిస్తున్నాము. ఆర్థిక సభ్యుడు ఈ విషయంలో చెప్పినమాటలనుఆమోదిస్తున్నాము. స్టెర్లింగు నిల్వల విషయమై జరిగే సంప్రతింపులలో రక్షణపేర నిల్వలను తగ్గించే ప్రయత్నాలను విరోధించి ఆర్థికసభ్యుడు పూర్తిగా అవి వచ్చేట్లు చూడాలని కోరుతున్నాము."

కేంద్రంనుండి బెంగాల్ విడిపోవాలట

బెంగాల్ ఆర్థిక మంత్రి ప్రకటన

కలకత్తా, మార్చి 18

కౌన్సిల్‌లో బడ్జెట్ చర్చకు సమాధానమిస్తూ బెంగాల్ ఆర్థికమంత్రి ఇలా అన్నారు:

"బెంగాలు బ్రిటనునుండేకాక, కేంద్రం నుండి కూడ విడిపోతే భోగభాగ్యాలతో తులతూగగలదు. మాకు ఒకరి పెత్తనం పనికిరాదు. విదేశ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా మాకు అక్కరలేదు.

"కేంద్రాన్ని మేము అడుక్కోవలసిలేదు. వారు మా ప్రభుత్వానికి ఎంతో డబ్బివ్వాలి. ఎందుకంటే ఆనపనార, తేయాకు మొదలైన వానిమీది పన్నుల ద్వారా కేంద్రానికి 100 కోట్లకుపైగా బెంగాల్‌సొమ్ము పోతున్నది.

"రాష్ట్రంలో మతసామరస్యం అవసరమనడంలో సందేహంలేదు. హిందువులు, ముస్లిములు సోదరుల్లాకలిసి జీవించాలి."

ప్రభుత్వం ఒక ప్రణాళికను తయా[illegible]న్నది. ఆ ప్రణాళికతో బెంగాల్ రాష్ట్ర[illegible]త్వము సహకరించదన్నీ, తాము [illegible] యొక ఉద్యోగప్రణాళికను ఏర్పరచు[illegible]మని బెంగాలు అసెంబ్లీలో పార్లమెంట[illegible] కార్యదర్శి ప్రకటించారు.

తమఉద్యోగులపై సర్వాధికారాలు ఉం[illegible] కాబట్టి కేంద్ర ప్రభుత్వం సర్వీస్ స్కీ[illegible] తాము చేరితే ప్రయోజనముండదని [illegible]న్నాడు

పంజాబును విభజించరా[illegible] ముస్లింమజ్లీస్

న్యూఢిల్లీ, మార్చి 18

అఖిలభారత ముస్లిం మజ్లీస్ కార్యవర్గం [illegible] చేసింది. అందులో, కాంగ్రెస్ [illegible]

[illegible] న కో[illegible] బొంబాయిలో ర్యా[illegible] అనేక కార్మిక కేంద్రాలలో జరిపారు. అక్కడ ఒక పెద్ద బహిరంగసభ జరిగింది. కామ్రేడ్ డాంగే అధ్యక్షత వహించారు. ఆయన సుఖ జీవిత పరిస్థితులను సాధించడానికై జరిపే పోరాటంలో అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు తయారుచేసిన ప్రధాన కోర్కెలను పునాదిగా తీసుకోమని కార్మికులను కోరారు. సుఖ జీవితం, జీవిత క్షేమం కోరడం కార్మికుల హక్కు అన్నారు.

రాష్ట్రాలలోనూ, కేంద్రంలోనుగల ప్రజాప్రతినిధి ప్రభుత్వాలు కార్మికుల న్యాయమైన కోర్కెలను నిరాకరించలేనంత బలంగా ట్రేడ్ యూనియన్ కాంగ్రెసును బలపరచుకోమని ఖర్గికర్ (అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు ఉపాధ్యక్షులు, కాంగ్రెసువాది) ఉపన్యసించారు.

బొంబాయి పోస్టలు యూనియన్ సభ్యులు కూడ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నారు.

మద్రాసు, మధుర, బెజవాడ మొదలగు కేంద్రాలలోగూడ కార్మికసంఘాలు ప్రదర్శనలు, సభలు జరిపి ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు తయారుచేసిన ప్రధాన కోర్కెలను బలపరిచారు.

[illegible] వ్యవసాయ కూలీల పరిస్థితులను గురించి విచారణ చేయడానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల సంఘాన్ని నియమించింది. వారు 30 ప్రశ్నలతో ఒక ప్రశ్నావళిని తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు.

కూలి పద్ధతులు, పరిమితులు, వ్యవసాయ కూలీల ఇతర ఆదాయాలు, ఏడాదిలో పనులు వుండేకాలం, పనుల సౌకర్యాలు, జీవితపరిస్థితులు తెలుసుకొనేటందుకై ఈ ప్రశ్నావళి తయారుచేశారు. వారికి న్యాయమైన జీవిత నిర్వాహణకు మార్గం చూపేటందుకు ఏమి చేయాలో ఆ విచారణలో తేలిన అంశాలను బట్టి నిర్ణయిస్తారు.

ఆ ప్రశ్నావళిలోని సర్వసాధారణ ప్రశ్నలు గ్రామం మొత్తపు పరిస్థితులకు సంబంధించినవి. వానిలో ముఖ్యమైనవి ఇవి:

పంటల వ్యవహారం; ఆయా పంటలు వేయబడే ప్రదేశపు వైశాల్యం; దానికి అవసరమైన కూలి జనం; ఆ గ్రామంలో సరిపడా కూలీలున్నారా?—పైనుంచి తెచ్చుకొంటారా? వేరువేరు తెగల కూలీల శక్తి సామర్థ్యాలు; కూలీలు హెచ్చు అవసరమయ్యే కాలం, మిగిలిపోయే కాలము; వేరు వేరు వ్యవసాయపు పనులకిచ్చే కూలి; ఇచ్చే డబ్బు వస్తురూపంలో ఏ పరిమితిలో వుంటుంది, స్థానిక ధరవరలు, అవసర వస్తువులకు ఆయా ప్రదేశాలలో గల ధరలు వీనినిబట్టి యెంతకూలి వుండాలి?; వ్యవసాయకూలీల అప్పులు, దానివలన ఇష్టంవచ్చిన కూలికి వెళ్ళకుండా కలిగే ఆటంకాలు; వ్యవసాయపు ఖర్చులు.

ఈ సమాచారంద్వారా వ్యవసాయకూలీల కూలి నిర్ణయించడానికి కమిటీ ప్రయత్నిస్తుంది.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 మార్చి 20 : గురువారం

ప్రజాతంత్ర రాజ్యంలో నిరంకుశపాలనకు తావుండదు

అట్లీ ప్రకటన విషవాయువు దేశం వణుమూలలా ముసురుకుంటున్నది. వందలాది అమాయక ప్రజారక్త ప్రవాహంలో దాని వలితం కనిపిస్తున్నది. సంస్థానాధిపతుల నిరంకుశ ప్రకటనల్లో దాని పరిణామం ప్రతిబింబిస్తున్నది.

అధికారాన్ని అప్పగించేందుకు కాదు, భేదైకృతమ విధ్వంసనలో చేసేందుకే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వ్యవధి నిర్ణయించారని వ్యతంత్ర ప్రియులందరూ గ్రహిస్తున్నారు. వ్యవాణిజ్యవాదపమేజరిగిపోయినదని అబ్బురపడిపోయిన అల్పసంతోషులకు ఆశాభంగం కలుగుతున్నది.

మొన్న సర్. సి. పి. రామస్వామి అయ్యర్ ఒక ప్రకటన చేశాడు. ...

చల్లపల్లిజమీనాలో అరెస్టులు

రిజర్వుదళాల అండతో రైతులపై జమీందారీతొత్తుల హింసాచర్యలు

చల్లపల్లి, మార్చి 18

కోతార్లంక, తిప్పంకిట్ట, కిష్కింధపాలెం, జాంపాలెం, ఆముదార్లంక గ్రామాలకుచెందిన తగాదా భూములలోనికి రైతులను రాకుండా ఎక్సేషిస్తూ 144వ సెక్షను ఇవ్వడటం ప్రజాశక్తి పాఠకులకు విదితమే. ఎంతో ఆందోళన చేయగా ఈ భూములకు 145వ సెక్షను యిచ్చి-అంటే జమీందారీ ముఠానుగూడ రాకుండా ఆసి-భుక్తం ఎవరికో విచారించి నిర్ణయించుటకు డిప్యూటీ కలెక్టరు అంగీకరించారు. కాని ఈ భూములలో మన్న పైరులు జమీందారీ ముఠా తీసుకోడానికి అవకాశం యిస్తూ వాటినుయివ్వకుండా ఖాసుచేస్తున్నారు

ఈలోగా లంక గ్రామాలలో తమహక్కుల కొరకై పోరాటం సాగిస్తున్న రైతు ఉద్యమాన్ని అణచివేయడానికి జమీందారు రిజర్వు దళాలకు తన తొత్తులను, రౌడీలను ...

పుర గ్రామం (తూర్పు షేకుమహమ్మదుపురం ఎస్టేటు) లో శిస్తువసూళ్ళకు ఎస్టేటు ఉద్యోగులు 2.1.47 వ తేదీని వచ్చారు. గ్రామకరణంగారి యింటివద్ద మకాంచేసి శిస్తుకట్టవలసినదంటూ గ్రామరైతులను పిలిపించారు. ధరల కంట్రోలు మూలంగా పొగాకు కాయలధరలు అగిపోవుటచే దినుసు చెలామణి కానందున ఆనెలాఖరువరకు గడువు యిమ్మని ఎస్టేటు ఉద్యోగులను రైతులు వేడుకున్నారు. వెంటనే చెల్లించాలంటూ దౌర్జన్యానికి దిగి దూషించారు. రైతులు తమకు జరిగిన అవమానాన్ని సహించలేక అందరూ లేచి యిండ్లకు మరలారు. ఎస్టేటు మానేజరు, అమీనుగారు, గ్రామాధికార్ల మద్దతుతో అప్పటికి వసూలైయున్న రు 81-9-9లు దొంగిలించుకుపోయారంటూ రాయాకా రైతుసంఘ వ్యవస్థాపకులు ... నాయుడుగారిపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది.

ఎస్టేటువారిఅక్రమాలనుగూర్చిశ్రీకాకుళంజిల్లాలో ఫిబ్రవరి 22 వ తేదీని కరంతు వెంకటరికి వ్రాతమూలకంగాను, 24 వ బహిరంగసభలో శ్రీ ప్రకాశంగారి వించుకున్నాడు. "పరీశీలిస్తాం" ... యింతవరకు ఏమీ చేయలేదు.

బెజవాడలో మిల్లుబట్టల పంపకం

బెజవాడ, మార్చి 17

1-2-1947 నుండి 1-2-1948 సంవత్సరంలో పంచబడే మిల్లుబట్టలలో ఫైన్, సూపర్ ఫైన్ రకాలు ... ఒక దావు, ఒక చీర కంటె ఎక్కువ తీసుకోరాదు. వాయిల్, మల్లు యితర కోటింగులు, షర్టింగులుకార్డులో ఉన్న మొత్తంలో 25% కు మించి తీసుకోరాదు. అన్ని దావతులు కలిపి ఫైన్, సూపర్ ఫైన్ రగాలు అర్హతగల మొత్తం గజాలలో నూటికి 50 వంతులు మించరాదు మిగతా 50 వంతులు మధ్యరకం, ముతక గుడ్డలనే తీసుకోవాలి. కోరితే మొత్తం గుడ్డంతా ముతక, మధ్యరకాలు తీసుకోవచ్చు సంవత్సరంలో రావలసిన మొత్తం గుడ్డ ఒకసారిగాని, రెండు దఫాలుగా గాని యివ్వవచ్చు పై నిబంధనల ప్రకారం 19-3-1947 నుండి మిల్లు గుడ్డపంచడానికి బెజవాడలో కార్డులవారి డీలర్లను నియమించారు ప్రతివారు తమకార్డుతో సహా ఆయాడీలర్లవద్దకు వెళ్ళినరుసలోనిలచి క్రమ ప్రకారం తమసంతు బట్టలు తీసుకు వెళ్ళాలి.

ఆహార రేషనింగుకార్డులు కలవారు స్వయంగా కాని, వ్రాతపూర్వకమైన అనుమతితో కాని బట్టలు తీసుకుపోవచ్చు. ...

8, 9, 14, 24, రివర్లంక వార్డులవారి కార్డులు తయారవుతున్నాయని బెజవాడ రిటైల్ క్లాత్‌మర్చంట్స్ ఎసోసియేషన్ కార్యదర్శి మాజేటి రామమోహనరావుగారు తెలియ చేస్తున్నారు

చేనేత కాంగ్రెసువారి పోటీ సహకార సంఘ వైఫల్యం

ఉప్పులూరు, మార్చి 18

బెజవాడతాలూకా ఉప్పులూరు గ్రామ మాస్టర్ వీవర్లు, నూలు డీలర్ల దోపిడీనుండి విముక్తి పొందడానికి, చేనేత పారిశ్రామికులు షుమారు 2 సంవత్సరాల నుండి చేనేత సహకారసంఘం కోసం ప్రయత్నిస్తున్నారు. 63 గ్గురు పారిశ్రామికులు 263 షేర్లు (షేరు 1కి 5 రు.) వేసి బెజవాడ కోపరేటివ్ సెంట్రల్‌బ్యాంకులో సొమ్ము డిపాజిట్ చేశారు. సంఘం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు పెట్టారు

మాస్టరు వీవర్లు, మార్వాడీలర్లు వగైరాలు వున్న చేనేత కాంగ్రెసువారు దీని కెన్నో ఆటంకాలు కలిగించారు. చేనేత సహకార సంఘంవస్తే నూలు రాదనీ, మజూరీ గిట్టదనీ చాలా దుష్ప్రచారం చేశారు. ...

... దరఖాస్తు పెట్టిన చేనేత సహకారసంఘమే గుర్తించబడింది. ఈనెల 9 వ తేదీని ఎన్నికలుజరిగి ప్రజాసేవకులను ఎన్నుకున్నారు.

పిత్రార్జితంలో స్త్రీలకు సమానహక్కు

నర్సాపురం తాలూకా మహిళాసభ తీర్మానాలు

చింతపర్రు, మార్చి 12

ఈనెల 9వ తేదీ చింతపర్రు గ్రామములో నర్సాపురం తాలూకా ప్రథమ మహిళా మహాసభ శ్రీమతి గోకరాజు వెంకాయమ్మగారి అధ్యక్షతను బ్రహ్మాండంగా జరిగింది.

మహాసభకు 15 రోజులముందు తాలూకా అంతటా మహిళాసంఘ వర్కర్లు, స్త్రీలు నేడు అనుభవిస్తున్న సాంఘిక దుస్థితిని గురించి జీవితావసర వస్తువులైన ఆహారం, బట్ట, అగ్గిపెట్టె, కొబ్బరినూనె మొదలైన వస్తువుల కొరతవలన స్త్రీలు ఎలా బాధపడుతున్నారో మొదలైన విషయాలను గురించి విరివిగా ప్రచారం చేశారు.

... ప్రతినిధులు వచ్చారు. స్త్రీలకు పురుషులతో పాటు సమానమైన పౌరహక్కులుండాలని, పిత్రార్జితంలో ... ఇహ తార్యాత్వం విషేధించాలనీ మొదలగు తీర్మానాలు చేశారు.

తాలూకా మహిళాసంఘానికి శ్రీమతి భూపతిరాజు వెంకాయమ్మ అధ్యక్షురాలుగాను, శ్రీమతి నెక్కలపూడి మద్దాయమ్మ కార్యదర్శినిగాను ఎన్నుకొన్నారు.

రాత్రికి వైజ్ఞానిక ప్రదర్శనాలు జరిగాయి. ...

... ర్మాణం

సభ్యులకు విజ్ఞప్తి

అమ్మలమడుగు, మార్చి 18

... తాలూకా రైతుసంఘ ... చేకూరు మద్దారావుగారు ఇలా ... న్నారు:

గండికోట ప్రాజెక్టుకొరకు చాలాకాలంగా ఆందోళన చేశాం. ఆందోళన ఫలితంగా అద్వైతిరీ ప్రభుత్వం యెట్టకేలు మాత్రం చేసింది. కాంగ్రెసునాయకులతో మంత్రివర్గం యేర్పడేవరకి తమ కష్టాలు తీరుతాయని ప్రజలు ఆశించారు.

...

కల్లుగీత పనివారికి వేరే వృత్తి కల్పించాలి

...

ట్రాంవే కార్మిక నాయకుని అరెస్టు

కలకత్తా ట్రాంవే సమ్మె 8 వారాలుగా జరుగుతూంది

కలకత్తా, మార్చి 18

...

షేర్ మహమ్మదుపురం ఎస్టేటు అక్రమాలు

...

'ప్రజలతో విజ్ఞానాన్ని పెదజల్లాలి'

కృష్ణా జిల్లా యువజన వైజ్ఞానిక మహాసభలో ప్రసంగాలు

చినవోగిరాల, మార్చి 18

ఈనెల 17వ తేదీ చినవోగిరాల గ్రామములో, 4వ కృష్ణాజిల్లా యువజన వైజ్ఞానిక మహాసభ, ఆంధ్ర ప్రజా నాట్యమండలి అగ్రనాయకుడు, డాక్టరు జి. రాజారావుగారి అధ్యక్షతను జరిగింది.

మహాసభ సందర్భంలో ఆటల పోటీలూ, వైజ్ఞానిక పోటీలు ఏర్పాటుచేశారు. 17 వ తేదీ ఉదయాన్నుండి గ్రామమంతా యువకులతో కళకళలాడింది. ఆటల పోటీలు చూడటానికి అనేక గ్రామాలనుండి ప్రజలు విచ్చేశారు.

అయిదు యకరాల స్థలంలో మహాసభ జరపడానికి "వీరేశలింగనగర్" నిర్మించారు. నగరానికి రెండు వైపులా "కోడిరామమూర్తి గేటు, "కల్పనా ద్వారం" నిర్మించారు. ఉదయాన ఆటలపోటీలు జరిగాయి.

రాత్రి 9½ గంటలకు వైజ్ఞానిక మహాసభ ప్రారంభమయింది. సభకు 5 వేలమంది ...

... నాటకాలు రావాలి. సమాజంలోని కుళ్ళును నిర్మూలించడానికి ప్రజలను కర్తవ్య నిర్వహణకు పురిగొల్పే నాటకాలు రావాలి" అని చెబుతూ నాటకకళలోని వివిధ రూపాలను రైతు జీవితంలోని ఉదాహరణలతో వివరించారు. తర్వాత నాటకం రక్తికట్టాలంటే రచయితనుండి ప్రేక్షకునివరకూ వున్న సంబంధాన్ని గురించి వివరించి ఉపన్యాసం ముగించారు.

వైజ్ఞానిక పోటీలు

తర్వాత నందిగామ, బెజవాడ, గుడివాడ తాలూకా వైజ్ఞానిక దళాలు, బెజవాడ పట్టణ వైజ్ఞానిక దళాలు వైజ్ఞానిక పోటీల్లో పాల్గొన్నాయి. మొత్తం 17 ప్రదర్శనాలిచ్చారు పోటీలయ్యేవరకి తెల్లవారుఝాము 3.30 గంటలైనా ప్రేక్షకులు ఆసక్తితో చూస్తున్నారు. పోటీలలో ప్రథమ, ద్వితీయ అర్హతలను నిర్ణయించడానికి (1) జి. రాజారావు, (2) కోడూరి అచ్చయ్య, ...

అధ్యక్షుని ప్రసంగం

...

ప్రారంభోపన్యాసం

...

కండక్టరుపై యజమాని దౌర్జన్యం

కరపత్రాలు పంచినందుకు

తాడేపల్లి, మార్చి, 17

తాడేపల్లిగూడెం శ్రీమారుతి మోటారు బస్ సర్వీసు యజమానులలో ఒకరైన మండాల వెంకన్నగారు, ది 11-3-47రాత్రి టిక్కెట్టు వెంకటేశ్వరరావుగారనే కండక్టరును షెడ్‌లోనికి పిలిచి బూటుకాళ్ళతో తన్ని కొట్టాడు. బస్ యజమానులు చేస్తున్న అక్రమాలను బైలపెట్టి యూనియన్ ప్రకటించిన కరపత్రం పంచిన అపరాధానికి, ఈ కార్మికునికి తగినశాస్తిచేశానని చెప్పాడు దుర్భాషలాడుతూ "ఇంకెప్పుడూ కరపత్రాలు పంచవుగదా" అంటూ దారుణంగాకొట్టాడు. దీనిపై యూనియన్ పోలీసుకు రిపోర్టు ఇచ్చింది.

కార్మికులలో ఈ యజమాని ప్రవర్తనపట్ల విపరీతమైన క్రోధం పెచ్చుపెరిగిపోతూంది.

గుమాస్తాలపై జబర్దస్తీ

రాజమండ్రి, మార్చి 16

...

రేషను కార్డులు వ్రాయని ఉపాధ్యాయులపై శిక్షణ

పలుచోట్ల ఉపాధ్యాయ సంఘాల అసమ్మతి

విల్లుపురం, మార్చి 16

...

... అత్యవసర సమావేశంలో ఉపాధ్యాయుల సస్పెన్షను ఖండించారు.

ఉపాధ్యాయులపై చర్య ప్రభుత్వ జోక్యం

మద్రాసు మార్చి 18

బట్టల రేషనుకార్డులు వ్రాయనిరాకరించినందున కొన్నిప్రదేశాలలో ఉపాధ్యాయులను సస్పెండుచేయుటజరిగింది. ఈసందర్భంలో ప్రభుత్వం దగ్గరకు ఉపాధ్యాయుల రాయబారంవెళ్ళారు.

మద్రాసు ప్రభుత్వం యీ విషయాన్ని గురించిత్వరలోఒకనిర్ణయం తీసుకుంటుందనీ అప్పటివరకు ఉపాధ్యాయులను సస్పెండు చేయుట అవసరంలేదనీ అందుకు సంబంధించిన అధికార్లకు తెలియపర్చారని తెలుస్తూంది.

దివితాలూకా వ్యవసాయకూలీ ప్రతినిధుల సభ

ఘంటశాలలో మార్చి 26 వ తేదీ

...

కమ్యూనిస్టుపార్టీ నిధికి ఆంధ్ర ప్రజల కానుకలు

తిరుణాలలో వసూళ్ళు

ఈనెల 3,4 తేదీలలో కైకలూరుతాలూకా కొల్లేటిగ్రామంలో పెద్దింటమ్మ తిరుణాల జరిగిన సందర్భంలో ఆకివీడు, కొల్లేటిగ్రామ యువకులు కామ్రేడ్ జిడ్డు సుబ్బారావు నాయకత్వాన రెండురోజులు వలంటీరుదళంగా ఏర్పడి పనిచేశారు. రెండురోజులలో వలంటీరుపని చేయుటతోబాటు కమ్యూనిస్టుపార్టీ కార్యక్రమాన్నిగురించి ప్రజలలో ప్రచారం చేసి పార్టీనిధికి రు 38-1-3 వసూలు చేశారు.

పెండ్లిలో

కాజ గ్రామంలో పేరమ్మ, కాశిరెడ్డిగార్ల వివాహసందర్భంలో, వధువు తండ్రి శ్రీ మర్రెడ్డి రామిరెడ్డిగారు పార్టీ నిధికి 10 రూపాయిలు విరాళం యిచ్చారు.

మన్నవ

బాపట్లతాలూకా మన్నవ గ్రామంలో పార్టీనిధికి 167 రు: ...

ఏలూరుజ్యూట్ కార్మిక సమ్మెనిధికి విరాళం

చిట్టివలస కార్మికుల ...

చిట్టివలస ...

చిట్టివలస కాంగ్రెస్ లేబర్ ... సర్వసభ్య సమావేశం, ... గారి అధ్యక్షతను నేడు జరిగింది. ... మంది కార్మికులు పాల్గొన్నారు. ... సహాయకార్యదర్శి అంబర్ల ... అఖిలభారత ట్రేడ్‌యూనియన్ ... మహాసభలో ఆమోదింపబడిన ... వివరించారు. ఈ క్రింది తీర్మానాలు ... దింపబడినవి.

(1) కార్మికుల హక్కులను ... లను నాశనంచేసే మద్రాసు ప్రభుత్వ ...

(2) ...

ఆంధ్రరాష్ట్ర ... యూనియన్ కార్యనిర్వాహకవర్గ కమిటీ సమావేశం, బందరులో జరుగుతుందని ప్రకటించబడింది. కాని బెజవాడకు మార్చబడింది.

కొరిటెపాడులో మార్చి 22

అధ్యక్షులు: శ్రీ లంక పేరయ్యగారు (ఆం. రా. రజకసంఘ కార్యదర్శి)

బెజవాడ సరస్వతీటాకీస్‌లో

15-3-47 నుండి 21-3-47 వరకు మాత్రమే

ప్రత్యేక మేటనీ ఆటలు :

20 వ తేదీ ఉదయం 10 గంటలకు

21 వ తేదీ ఉ॥ 10 గం. సా॥ 4 గం.

అఖిలభారత ప్రజా నాట్యమండలివారి

ధర్తీ కే-లాల్ (భూదేవి బిడ్డలు)

డైరెక్టరు : కె. అబ్బాస్

సోవియట్ యువకుల ఆటల పోటీలు రీల్ గూడా చూపబడును.



ఫోన్ నెం. 128

జైహింద్

టెలిగ్రామ్సు "నాన్ ... పేట్"

షా. గణపత్ దేవరాజ్, బెజవాడ.

(మునిసిపల్ ఆఫీసు ఎదుట)

ఇప్పుడే మాకు "ఎవర్ షార్పుగోల్డు క్యాప్" పెన్ను వచ్చినవి.

సంవత్సరాది కానుకలకు ఉపయోగించు వారికి తక్కువ ధరలకు యివ్వబడును.

మతసామరస్యానికి కొన్ని ఉదాహరణలు

మతకలహాలలో కూడ కనిపిస్తున్నాయి

అటక్ జిల్లాలో స్థితి విషమంగానే ఉంది

కాంప్‌బెల్‌పూర్, మార్చి 18

దారుణంగా జరుగుతున్న మతకలహంలో కూడ కొన్ని అపూర్వ సామరస్య ఘటనలు జరిగాయని లీగు నాయకులు పర్యటనంలో తెలుసుకున్నారు.

దోమల్ అనే గ్రామంపై బయటనుండి వచ్చిన ముస్లిం దాడిచేసినప్పుడు ఆ గ్రామంలోని ముస్లిములు హిందువులకు అండగా నిలిచి దాడిచేస్తున్నవారితో పోరాడారు. ముస్లిములే గాయపడి హిందువులను రక్షించారు అని ఈ నాయకులు తెలుసుకున్నారు. అలాగే నావల్ గ్రామంలోని ముస్లిములు కూడ బయటనుండి వచ్చిన ముస్లింగుంపును ఎదిరించారు.

... వగా ఉన్నవి. పూర్వం లీగు ఉద్యమాన్ని స్వేచ్ఛగా సాగనివ్వడంవల్ల పోలీసులు నిరాశా హతులై ఏమీ చేయలేకపోతున్నారు."

కొట్లాటల పరిస్థితి

లాహోరు, మార్చి 18

లాహోరులో 17 వ తేదీ రాత్రి ఒకచోట 11 అంగళ్ళు తగులబడినవి. ఇందులో చాల ఆందోళన బయలుదేరింది. కాని ఈ నిప్పు బుద్ధిపూర్వకంగా పెట్టిందికాదని తెలుస్తున్నదట. హిందూమహాసభ కార్యదర్శిని అరెస్టు చేసినందుకు అసమ్మతి సూచకంగా హిందువుల అంగళ్ళు మూసివేయబడినవి.

చాల ప్రాంతాలలో విషమస్థితిని తెలిపే వార్తలు వస్తున్నవి. ...

హజారా జిల్లాలోని ... లో 4 ఇళ్లు, 10 షాపులు, ఒక దేవాలయం కాల్చివేసినట్లు వార్తలు వస్తున్నవి,

మరికొన్నిచోట్ల కొద్దిలముందు పికెటింగు సాగుతున్నది. ప్రభుత్వ కార్యాలయాలపై ...

ఇండొనీషియాలో డచ్చి నాటకం

ఒకవైపు సంప్రతింపులు మరొకవైపు దురాక్రమణ

బటేవియా, మార్చి 18

లోగడ ఇండొనీషియా, డచ్చి ప్రభుత్వాలకు కుదిరిన ఒడంబడికపై సంతకాలు పెట్టడం గురించి కొన్నాళ్ళనుండి సంప్రతింపులు జరుగుతున్నాయి. కొంతమంది డచ్చి మంత్రులు ఆ ఒడంబడికకు తమకు తోచిన నిర్వచనాలు చెప్పారు. ఈ నిర్వచనాలను కూడా ఒడంబడిక పత్రంలో చేర్చాలని ఇప్పటి రాయబారులు కోరారు. ఇండొనీషియా ప్రభుత్వం అందుకు నిరాకరించింది దానిపై ఉత్తర ప్రత్యుత్తరాలు. వీటి ఫలితంగా ఆటంకాలు తొలగాయనీ, వెంటనే ఒడంబడికపై సంతకాలు పెట్టవలసిందనీ డచ్చి ప్రభుత్వం తన రాయబారులకు ఉత్తరువులు పంపింది.

మరొకవైపు దురాక్రమణ

ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూండగనే డచ్చిసేనలు జావాలో బాంటాయా సమీపంలో కొత్త దురాక్రమణ ప్రారంభించారు. "రెండు పక్షాల సేనలు ఇప్పుడున్న స్థానాలను వదలి సుమారు రెండుమైళ్ళు వెనక్కు పోవాలి" అని ...

... లను చంపుతున్నారని. దోపిడీలు, మతం మార్చడం, దేవాలయాలు పడగొట్టడం జరుగుతున్నవని, వీటన్నిటికీ లీగు ఉద్యమంలో జోడిస్తున్న మతద్వేషమే కారణమని వీరు వ్రాశారు.

రష్యాకు యుద్ధ పరిహారం అందకుండా బ్రిటన్ అమెరికా పేచీ

ఈ ప్రవర్తన అగ్రరాజ్య నిర్ణయాలకు విరుద్ధమని మాలొటావ్ ప్రకటన

లండన్, మార్చి 18

యుద్ధనష్ట పరిహారాన్ని గురించి లోగడ క్రిమియా సమావేశంలో బ్రిటన్, అమెరికా రష్యాలకు కుదిరిన ఒక రహస్య ఒడంబడికను మాలొటావ్ ఈవేళ ప్రచురించారు.

యుద్ధ నష్టపరిహారంక్రింద జర్మనీలోని ప్రస్తుత పారిశ్రామికోత్పత్తిలో రష్యాకేమీ చెందకుండా చేయాలని అమెరికా, బ్రిటనులు ప్రయత్నిస్తున్నాయి. కాని, ఈ ఉత్పత్తిలో నుంచి కూడా యుద్ధ నష్టపరిహారాన్నివ్వాలని క్రిమియా ఒడంబడికలో స్పష్టంగావుంది. క్రిమియా సమావేశం తరువాతనే పోట్సుడం సమావేశమూ, అక్కడి నిర్ణయాలూ జరిగాయి కాబట్టి, క్రిమియా నిర్ణయాలు ఇక వర్తించవనికూడా బ్రిటన్ అమెరికాలు వాదిస్తున్నాయి.

నేటి మాలొటావ్ ప్రకటన బ్రిటన్, అమెరికాలకు ...

... ఇతర ప్రాంతాలలోను వున్న జర్మన్ యంత్రాలు, రైళ్ళు, నావలు జర్మన్ వాటలు మొదలైనవాటి రూపంలోనూ జరగాలి. జర్మనీ యుద్ధ పరిశ్రమలను ... రద్దు చేయాలనే దృష్టితోనే ... తొలగించాలి.

ప్రస్తుత పారిశ్రామికోత్పత్తి నుండి ఏటా ... తీసుకోవచ్చు."

ఈవిధంగా రష్యాకు చెందవలసిన యుద్ధ నష్టపరిహారాన్నికూడా ఈ ఒడంబడికలో స్పష్టం చేశారు.

"రెండవ నిబంధనకింద జర్మనీ అన్ని దేశాలకూ మొత్తం రెండువేల కోట్ల డాలర్ల యుద్ధ నష్టపరిహారం ఇవ్వాలనీ, దానిలో సగం రష్యాకు చెందాలనీ సోవియటు చేసిన సూచనను సంప్రదింపులకు ప్రాతిపదికగా తీసుకోడానికి అమెరికా సోవియటులు అంగీకరించాయి. ఈ సూచనను మాస్కో యుద్ధ నష్టపరిహార సంఘానికి పంపారు."

పోట్సుడం నిర్ణయాలు క్రిమియా నిర్ణయాలను రద్దుచేయడంలేదంటూ మాలొటావ్ ప్రకటన ఇలా తెలిపింది:

"పోట్సుడం ఒడంబడికలో యుద్ధ నష్ట పరిహారాంకు సంబంధించిన అంశం ఈ మాటలతో ప్రారంభమవుతుంది—

'క్రిమియా నిర్ణయాల ననుసరించి—'

ఈ విషయాలన్నిటినీ బయటపెడుతూ మాలొటావ్ చేసిన ప్రకటన బ్రిటన్‌వారికి చాల ఆశ్చర్యం కలిగించిందట.

... కూడ నిర్ణయించాలి. దీనిని దృష్టిలో ఉంచుకొని జర్మనీ బొగ్గు పరిశ్రమను అభివృద్ధి చేయాలి.

(2) రొరైన్ (ఫ్రాన్సులో జర్మనీ ఆనుకొనివున్న ఒక రాష్ట్రం) మొత్తం ఇప్పుడు రూర్ పరిశ్రమకు వెళ్ళేది. ఆ విధంగా ఆ పరిశ్రమలు ప్రధాన స్థానం ఆక్రమించుకొన్నాయి. ఇప్పుడా పరిస్థితిని మార్చాలి. ఫ్రెంచి ఉక్కు పరిశ్రమలను అభివృద్ధిచేసి రూర్ బొగ్గు వాటికి సప్లయి అయేలా చేయాలి. చిన్న పరిశ్రమలను మాత్రమే జర్మనీకి విడిచిపెట్టాలి.

బిడాల్ ఇంకా ఇలా అన్నారు:

"జర్మనీ అంతరంగిక ఉపయోగానికి బొగ్గు సప్లయిని బాగా పరిమితం చేయాలి. యుద్ధ పరిశ్రమల కన్నిటికీ బొగ్గు పెన్నుముక అనే విషయాన్ని మరచిపోకూడదు.

...

ప్రకటించడానికి సిగ్గు యెందుకు? — సిగ్గుకాదు. ప్రజాక్షేమం కాదు.

...మంత్రి: మీటింగులు నిషేధించడం, బదులు తగాయిదాలు పరిష్కరించడం ప్రభుత్వ కర్తవ్యం కాదా? — ప్రభుత్వంతో సంబంధంలేని విషయాలలో కలగచేసుకొని సమాధానము కుదర్చ ప్రయత్నించము.

'స్వతంత్ర'కు ప్రభుత్వం ఎంతడబ్బు ఇచ్చింది

నేరు అసెంబ్లీలో ప్రధాని మంత్రివర్గప్ స్టాఫ్ కై ప్రవేశపెట్టిన గ్రాంట్లపై హన్వేన్ కోయా కోత తీర్మానం పెట్టారు. ఆ తర్వాత జరిగిన చర్చలలో ప్రతిపక్ష సభ్యులు వేసిన ప్రశ్నలు బయటపెట్టిన విషయాలు ప్రధానిని చాలా ఇరకాటంలో పెట్టాయి. రెండు మూడు మార్లు ఆయనకు ఎంతో కోపం వచ్చింది. ఆ విధంగా చిక్కు ప్రశ్నలువేసి ఇచ్చింది పెట్టిన పలాంగారికి ఆయనకిచ్చిన టైంఅయిపోయిందని కూర్చోపెట్టవలసిన స్థితివచ్చింది.

పలాంగారు ఎక్సైజు డిపార్టుమెంట్లో వున్న వుద్యోగుల దుశ్చర్యలు, పర్మిట్లు ఇవ్వడం, రద్దు చేయడములో జరుగుతూవున్న అవకతవకలు బయటపెట్టారు. కొండా వెంకటప్పయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి వంటివారు మంత్రులు తమ చేతిలోనివాళ్ళని చెప్పి జిల్లా నిర్వహణలో ప్రతిదానికి అడ్డువస్తున్నారన్నారు. ...

జర్మనీ ఉక్కు పరిశ్రమ పరిమితం కావాలి

బిడాల్ వాదన

...



కర్మాగారము

JUST ARRIVED

● Hafis 10½ సైజు 17 జ్యూయల్సు ఆల్ ప్రూఫ్ స్టీలుకేసు సెంటర్ సెకండ్ రిష్టువాచీ రు 110-0-0.

● రోల్డుగోల్డు 10 సం॥ గ్యారంటీ 15 జ్యూయల్సు 7¾ - 11 సైజు లివర్ కర్వుడ్ షేప్ రిష్టువాచీ రు 85-3-0.

● రోల్డుగోల్డు 10 సం॥ గ్యారంటీ 7 జ్యూయల్సు 7¾ - 11 సైజు లివర్ కర్వుడ్ షేప్ రిష్టువాచీ రు 60-0-0.

● నికెల్‌కేసు 6 జ్యూయల్సు 7¾ - 11 సైజు లివర్ రెక్టాంగ్యులర్ షేప్ రిష్టువాచీ రు 40-0-0.

● వెస్టక్లాక్సు అమెరికన్ అలారం టైమ్‌పీస్ రు 25-0-0.

పోస్టేజి అండ్ ప్యాకింగ్ ప్రత్యేకము, ప్రతిగడియారమునకు తగుగ్యారంటీ పత్రముతో పంపబడును. ఆర్డరుతోపాటు రు 10-0-0 అడ్వాన్సు పంపవలెను.

ఎంపైర్ వాచ్ కంపెనీ - (Regd)

పార్కు రోడ్ — బెజవాడ.

● అన్నిరకముల గడియారములు గ్యారంటీగా రిపేరుచేసి సకాలములో యివ్వగలవారము. వరః— ప్రస్తుతం కేటలాగులు దొరకవేరవు.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Mogalrajapuram, Bezwada.

END OF ISSUE